నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
రంగారెడ్డి
సోమవారం | సెప్టెంబర్ 30 2024 | www.navatelangana.com

సమతా నగర్‌లో వైద్య శిబిరం

నవతెలంగాణ-కంటోన్మెంట్

పాత బోయినపల్లి ఆర్‌బీఐ సమతానగర్‌లో కాలనీ వెల్ఫే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ అనూష డెంటిస్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఉచిత వైద్య సహాయ శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 100 మంది కాలనీవాసులకు వైద్యులు, దంత, బీపీ, షుగర్, తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిబిరం అసోసియేషన్ అధ్యక్షుడు లోహిదాస్, కార్యదర్శి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంచందర్‌రావు, రాధాకృష్ణ, నితన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.



నార్సింగిలో 5కె రన్

- పాల్గొన్న కమిషనర్, చైర్‌పర్సన్, సినీ ప్రముఖులు
- విజేతలకు సర్టిఫికెట్ల అందజేత

నవతెలంగాణ-గండిపేట్

నార్సింగి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో బాగంగా 5కె రన్ బై వాక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నార్సింగి కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ జెండా ఊపి 5కె రన్ ప్రారంభించారు. ఈ రన్‌లో సినీ ప్రముఖులు, అపార్ట్‌మెంట్ విల్లాస్‌వాసులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కౌన్సిలర్లు, ఆయా కాలనీవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు ప్రముఖ సినీనటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్, కమిషనర్, చైర్‌పర్సన్ చేతుల మీదిగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్ గిరిధర్, కౌన్సిలర్లు పత్తి శ్రీకాంత్‌రావ్, అమరేందర్‌రెడ్డి, డీఈఈ నర్సింహారాజు, ఏఈ శ్రీనివాస్, ఆర్ఐ అఖిల్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లచ్చిరాం, మున్సిపల్ సిబ్బంది, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





కదిలిస్తే కన్నీరే..

మూసీ బాధితుల ఆవేదనలు.. ఆక్రందనలు

ఇండ్లు కూల్చొదంటూ వేడుకోలు

- బీఆర్‌ఎస్ బృందం ఎదుట గోడు వెల్లబోసుకున్న బాధితులు
- పైసా పైసా కూడబెట్టి ఇండ్లు కట్టుకున్నాం
- ఇక్కడి నుంచి తరలిస్తే బతుకులు ఆగం అవుతాయి
- ఈఎంఐలు ఎలా కట్టాలి.. ఉపాధి కోల్పోతాం
- ఇండ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమంటూ ప్రభుత్వానికి అల్టిమేట్టం
- కంటతడి పెట్టించిన గర్భిణి, చిన్నారి మాటలు
- హైదర్‌షాకోట్‌లో మూసీ బాధితుల భారీ ర్యాలీ
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల మద్దతు
- అండగా ఉంటామని హామీ, అత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచన

నిండు గర్భిణిని ఆవేదన



' నేను నిండు గర్భిణిని.. ఇప్పుడు మా ఇల్లు కూల్చితే ఎక్కడికి పోవాలి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి.. ప్రభుత్వం మా లాంటి వాళ్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. మా ఇండ్లు కూల్చి మమ్మల్నీ రోడ్డు పాలు చేయడం దారుణం. మా ఇళ్లు కూల్చొద్దు.' ఇది ఓ గర్భిణీ రోధన.

చిన్నారి అక్రందన



'మూసీ కోసం మా ఇల్లు పోతే నా చదవు ఏం కావాలి. నేను ఇక్కడే చదువుకుంటున్నా. ఇప్పుడు ఇల్లు కూల్చి మమ్మల్నీ ఎక్కడికో ఎల్లగొడితే చదువుకు దూరం అవుతాను. మా స్నేహితులకు దూరం అవుతాను. మా ఇళ్లు కూల్చొద్దు.' ఇది ఓ చిన్నారి ఆవేదన.

' ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. పైసా పైసా కూడబెట్టి ఇండ్లు కట్టుకున్నాం. ఈఎంఐలు అట్లానే ఉన్నాయి. మా బతుకులు.. పిల్లలు చదువులు.. అన్నీ ఇక్కడే. ఇప్పుడు మా ఇండ్లను కూల్చి మమ్మల్నీ గూడు చెదిరిన పక్షుల వలె చేస్తే ఎలా.. ఎటు పోవాలి.. ఎలా బతకాలి.. మా ఇండ్ల గోలికి ప్రభుత్వం రావొద్దు.. మా ఇండ్లు కూల్చొద్దు.. మా ప్రాణాలకు తెగించి అయినా మా ఇండ్లు కాపాడుకుంటాం' అని మూసీ బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు.

నవతెలంగాణ-గండిపేట్





రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని హైదర్షాకోట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకుల బృందం ఆదివారం పర్యటించింది. ఈ సందర్భంగా మూసీ బాధితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా హైదర్‌షాకోట్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఒకొక్కరి బాధలు వర్ణాతతీతం. ఎవరిని కదిలించినా కన్నీటీ పర్యాంతం. అందరిది ఒక్కటే మాట 'మా ఇండ్లు కూల్చొద్దు-మాకు అన్యాయం చేయొద్దు'. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ పేదల ఇండ్ల జోలికి రావొద్దని, వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఏ ఆపద వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ భవన్.. ప్రజా భవన్ అని.. అక్కడికి ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. పేదల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందన్నారు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం సరికాదన్నారు. మూసీ సుందరీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, మధుసూదనచారి, నవీన్‌కుమార్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి, బండ్లగూడ కార్పొరేషన్ అధ్యక్షులు రావుల కోళ్ళ నాగరాజు, కోశాధికారి, కార్పొరేటర్ మంద రవీందర్‌రెడ్డి, బండ్లగూడ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల నాయకులు పాల్గొన్నారు.



మణికొండలో సినీనటి శ్రీలీల సందడి

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

- ఆట, పాటలతో సందడి
- భారీగా తరలివచ్చిన అభిమానులు



నవతెలంగాణ-గండిపేట

హైదరాబాద్ నగరంలోని మణికొండలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. ఆదివారం మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్‌ను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆట, పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె షాపింగ్ మాల్ లోని పట్టు, ఫాన్సీ సెక్షన్లు ఎత్నిక్ వెర్ లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేశారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మాంగళ్య అవతరించిందని అన్నారు. ఈ స్టోర్‌ను మణికొండలో తను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు, అధునాతన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కిడ్స్, ఎత్నిక్ వెర్, మెన్స్ అండ్ ఉమెన్స్ వివాహాది శుభకార్యములకు ధరించే ప్రత్యేక వస్త్ర ప్రపంచం మాంగళ్య షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులు దసరా షాపింగ్ మాంగళ్యలో చేయాలని అన్నారు.

షాపింగ్ మాల్ డైరెక్టర్లు పిఎస్. మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 22స్టోర్‌లు ప్రారంభించామని తెలిపారు. అతి త్వరలో కర్నాటక రాష్ట్రంలో కూడా తమ స్టోర్లను విస్తరించబోతున్నామని చెప్పారు. తమ వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధునాతన ఫ్యాషన్ డిజైన్లను అందించడానికి ప్రధాన కారణం తమ సొంత మగ్గాలపై తయారు చేయడంతో వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. ముందుగా అందాల తార సినీనటి శ్రీలీలను చూడడానికి ఉదయం నుంచి అభిమానులు, పరిసర ప్రాంత యువతి, యువకులు బారులు తీరారు. యువతి యువకుల కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. ముందుగా శ్రీలీల గుంటూరు కారం, ధమాకా పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించింది. ఈ కార్యక్రమంలో కాసం ఫణి, కాసం సాయి కృష్ణ కాసం ధీరజ్, డాక్టర్ కాసం ప్రీతం, తొడుపునూరి అరుణ్ కుమార్, కార్తీక్, విశాల్, వరుణ్ పాల్గొన్నారు.







ప్రజా సేవలో అమెజాన్ వెబ్ సర్వీసెస్

- సెర్చ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవా కార్యక్రమాలు
- గ్రామీణ సమాజాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు
- సుమారుగా రూ.6,300 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి
- 2030 నాటికి మరిన్నింటికి ప్రణాళిక
- ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు, గ్రంథాలయాలు పునరుద్ధరణ



ప్రజా సేవలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) సెర్చ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దూసుకుపోతోంది. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ప్రత్యేకంగా విద్య, వైద్యం, గ్రంథాలయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. సుమారుగా రూ.6, 300కోట్ల పెట్టుబడితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, సైన్స్ ల్యాబ్స్, లెర్నింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు కల్పిస్తోంది. పలుచోట్ల గ్రంథాలయాలను నిర్మించింది. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2030 నాటికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) సేవలపై ప్రత్యేక కథనం.

నవతెలంగాణ-కందుకూరు

ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ

ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో పునరుద్ధరణ పనులు చేయడం ద్వారా తెలంగాణలో సమాజాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంపై దృష్టి సారించారు. 6 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి ఆధునిక వసతులతో విద్యార్థులకు సైన్స్, టెక్నోలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ విభాగాలపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించేలా కేంద్రీకరించి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యాభ్యాసం అందించేందుకు తరగతి గదుల విద్యుదీకరణ చేశారు. పాఠశాల విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యాభ్యాసం వాతావరణం అందించేందుకు తరగతి గదుల విద్యుద్దీకరణ చేశారు. నూతన ట్రైలర్స్ కిచెన్ షెడ్యూలు, డైనింగ్ హాల్ నిర్మాణం, పాఠశాలలకు కొత్తగా ఫ్లోరింగ్ చేయడం అవసరమైన మరమ్మతులు చేపట్టారు. పునరుద్ధరణ ప్రాజెక్టులు, క్రీడా మైదానం, అభి గ్రేట్ చేశారు. విద్యార్థులకు బలమైన శరీరక వ్యాయామం కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, కొత్త స్పోర్ట్స్ కిట్టులతో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. పాఠశాలల ఆవరణలో ఇప్పటికే 15వేల మొక్కలు నాటారు.

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం



ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. సెర్చ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. సెర్చ్ స్వచ్ఛంద సంస్థ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో మారుమూల పల్లెలు, గ్రామాల్లో, గిరిజన తండాల్లో అంగన్‌వాడీ సెంటర్, గ్రంథాలయా లు, ప్రభుత్వ పాఠశాలలు ఆస్పత్రులు పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆసియా, పసిఫిక్, జపాన్, చైనా, దేశాలలో మా సేవలు అందిస్తున్నాం. భవిష్యత్‌లో కూడా మా సేవలను కొనసాగిస్తాం.

– పార్థసారథి, సర్చ్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ.

అంతరాలను తగ్గించడానికి కృషి

ఏడబ్ల్యుఎస్ సమాజంలో చదువులలో అంతరాలను తగ్గించడానికి నిబద్ధతతో తన వంతు కృషి చేస్తోంది. లాభా పేక్ష లేని లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మద్దతుతో పాఠశాలలను పునరుద్ధరణ కార్యక్రమా లు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి కింగ్ బిగ్ స్పేస్‌ని ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించడం కోసం తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి తరగతి గదికి ఆవలూ ఆచరణాత్మకమైన ప్రయోగాత్మకమైన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు వ్యాయామాలు చేయ దానికి వీలు కల్పిస్తూ వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.



ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు :

– రంగారెడ్డి జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశారు.

– కందుకూరు, షాబాద్, యాచారం మండలాలలో అంగన్‌వాడీకేంద్రాలు, గ్రంథాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టారు.

– మరికొన్ని చోట్ల ఏడబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

– కందుకూరు మండలంలో ఇప్పటికే ఆరు లైబ్రరీ భవనాలు నిర్మించారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని కొంగరకాలన్‌లో లైబ్రరీ, మిర్‌ఖాన్‌పేట, కొత్తూరు, ఆకుల మైలారం, బేగరి కంచె, నేదునూరు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మాణం చేశారు. నేదునూరు గ్రామంలో 1200 విద్యార్థులకు మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్‌లో బాత్రూంలు, లైబ్రరీ, సైన్స్ రూమ్, డైనింగ్ హాల్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్టేజీలు నిర్మించారు.



పురుషోత్తం రెడ్డి మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

నవతెలంగాణ-ఆమనగల్



రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పురుషోత్తం రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

నవతెలంగాణ-కొడంగల్



చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గుండ్లకుంట గ్రామానికి చెందిన ఉషనప్ప(48) శనివారం రాత్రి చేపలు పట్టేందుకు హస్నాబాద్ చెరువుకు వెళ్ళాడు. రహస్యంగా రాత్రి సమయంలో చేపలు పట్టే క్రమంలో అకస్మాత్తుగా చెరువు లోతులోకి చేరుకోని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్టు సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



శంషాబాద్-షాబాద్ రోడ్డు విస్తరణ పనులు షురూ

- అమ్మపల్లి ఓయాసిస్ వద్ద రోడ్డు ఇరువైపుల పనులు ప్రారంభం
- తీరనున్న ట్రాఫిక్ సమస్య

నవతెలంగాణ-శంషాబాద్

షాబాద్-శంషాబాద్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో అధికారులు పనులు మొదలు పెట్టారు. ఆదివారం అమ్మపల్లి ఓయాసిస్ స్కూల్ ఎదుట నుంచి రోడ్డు ఇరువైపులా చెట్లు ,ముండ్ల పొదలు జేసీబీలతో తొలగిస్తున్నారు. జాతీయ రహదారి 44 తర్వాత శంషాబాద్- షాబాద్ రహదారిగా అత్యంత రద్దీగా ఉంటుంది. చందన వెల్లి పారిశ్రామిక వాడ తోపాటు విమానాశ్రయం కారణంగా ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. ఇందులో భాగంగా ఈ రోడ్డు రద్దీగా మారింది. నిమిషానికి 50 నుంచి 100 వాహనాలు ప్రయాణించే ప్రస్తుతం ఉన్న రోడ్డు 30 ఫీట్ల కంటే తక్కువ వెడల్పు ఉంటుంది. వాహనాల రద్దీ కారణంగా గత కొంతకాలంగా ఈ రోడ్డుపైన తరుచూ ప్రమాదాలు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని వివిధ గ్రామాల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా మార్కింగ్ చేశారు. 150 ఫీట్ల వెడల్పు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే అమ్మపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ సమీపం నుంచి నర్యాడ గ్రామం వైపు 400 మీటర్ల మేర అక్కడి నుంచి రాళ్ల గూడ అవుటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ నుంచి కొద్ది దూరం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దసరా తర్వాత రోడ్డు విస్తరణ పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపడతారా లేక ఉన్న రోడ్డుని విస్తరణ చేసుకుంటూ వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

7వ వార్డులో నెల రోజులుగా చీకటిమయం

- వెలుగని వీధి దీపాలు
- పట్టించుకోని ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి



నవతెలంగాణ-దోమ

మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన ఎల్లారెడ్డిపల్లిలో గత నెల రోజులుగా 7వ వార్డు మొత్తం చీకటి మయంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. విద్యుత్ దీపాలు కాలిపోయి నెలరోజులు అవుతున్న పలుమార్లు ప్రత్యేక అధికారికి, పంచాయతీ కార్యదర్శికి కొత్త వీధి దీపాలు వేయమని విన్నవించుకున్న ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మండల అధికారులు చొరవ తీసుకొని కొత్త వీధి దీపాలు వేయించాలని గ్రామస్తులు కోరుకున్నారు.



మాల్ బస్టాండ్ పునరుద్ధరించేందుకు కృషి

- ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- బస్టాండ్‌లోకి బస్సులు వచ్చేలా చూడాలని వినతి

నవతెలంగాణ-యాచారం

యాచారం మండల పరిధిలోని మాల్ బస్టాండ్‌ను పునరుద్ధరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మాల్ బస్టాండులోకి బస్సులు వచ్చేలా చూడాలని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎంపీడీవో నరేందర్‌రెడ్డికి ఫోను చేసి వెంటనే బస్టాండ్ పనిలోకి వచ్చే విధంగా చూడాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే బస్టాండును పునర్ ప్రారంభించాలని అధికారులను కోరినట్లు చెప్పారు. ఆర్టీసీ అధికారులు మాల్ కేంద్రంలో ఉన్న బస్టాండును పనిచేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మస్కు నరసింహ, మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్, కాంగ్రెస్ నాయకులు లిక్కీ జంగారెడ్డి, నల్లవెల్లి మాజీ ఎంపీటీసీ ఈదులకంటి లక్ష్మీపతి గౌడ్, బాసాని బుచ్చిరెడ్డి, చిన్నోళ్ళ మల్లేష్, గిరమోని రవీందర్, మాల్ నాయకులు ఏనుక శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

నేవి రాడర్‌తో పర్యవరణానికి ముప్పు

- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన

నవతెలంగాణ-దోమ

పూడూరు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ కోసం తెలంగాణ ఉద్యమకారులు మల్లేపల్లి నర్సింలు ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కెబీఆర్ పార్కు మెయిన్‌గేట్ దగ్గర కొంతమందితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని దామగుండంలో 2900 ఎకరాల భూమిని నేవీ రాడర్ స్టేషన్ కోసం ప్రజలకు ఇష్టం లేకుండా చేయాలని అనుకోవడం దారుణమన్నారు. అడవి పైన 22 గ్రామల ప్రజలు జీవనం కొనసాగి స్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్ హైదరాబాదులో కేబీఆర్ పార్కు దగ్గర ఆదివారం మార్నింగ్ వాకర్స్‌తో ఉద్యమకారులు మల్లెపల్లి నరసింహులు అనిత ఆధ్వర్యంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో శివకుమార్ నాయక్, భగవాన్, స్వామి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.



ఎంచుకున్న వృత్తిలో ఉత్తములుగా నిలవాలి



- ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు
- 1998-1999 పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- సిల్వర్ జూబ్లీ నిర్వహించుకున్న పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

దైనందిన జీవితంలో ఎంచుకున్న వృత్తిలో ఉత్తములుగా నిలవాలని ఇబ్రహీంపట్నం ఏసీబీ కేవీపీ రాజు పిలుపునిచ్చారు. 1998-1999 ఇబ్రహీంపట్నం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఇబ్రహీంపట్నంలోని ఎన్ఆర్‌గార్డెన్ నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇబ్రహీంపట్నం ఏసిపి ముఖ్యఅతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. పూర్వ విద్యార్థులు 20 ఏండ్లు తర్వాత కలుసుకోవడం అభినందనీయమన్నారు. ఒక్కొక్కరు ఒక్క వృత్తిలో స్థిరపడటం ఆవృత్తిలో మంచి పేరు గుర్తింపు తీసుకురావడం శుభమన్నారు. అనేకమంది రాజకీయ నాయకులుగా స్థిరపడటం సంతోషదాయకమని చెప్పారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు సైతం హాజరు కావడం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని గుర్తు చేశారు. ఇలాంటి సమ్మేళన నిర్వహించుకోవడంతో పాటు తమ తమ గ్రామాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములై అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రముఖ తెలుగు రచయిత కొప్పు జంగయ్య, ఉత్తమ భౌతిక శాస్త్ర అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల రాయదుర్గం ప్రిన్సిపాల్‌కి శ్రీనివాసులు, ప్రస్తుత ఇబ్రహీంపట్నం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొగాకు సురేష్ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి





- హైకోర్టు ఆదేశాలు పాటించాలి

నవతెలంగాణ-దోమ

సర్పంచులు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు మూడు నెలల్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలు పాటించాలని దోమ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.రాజిరెడ్డి సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం సర్పంచ్ అముదాలపల్లి మల్లేశంగౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 11వ తేదీన తీర్పును వెలువరిస్తూ అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేస్తే ఏడాది పొడువున బిల్లులు ఇవ్వకపోవడం ఏంటి అని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు పనులకు బిడ్‌లు వేసి దక్కించుకొరు. మూడు నెలల్లో దశల వారీగా బిల్లులు ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వగా కమిషనర్‌కు అక్కడి నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిధులు రిలీజ్ అయినట్టు సమాచారం ఉందని ఇప్పటికీ వికారాబాద్ జిల్లాలో మండలాల వారీగా కనీసం కోర్టు ఆదేశాల మేరకు కూడా సర్పంచులకు బిల్లుల కోసం ఎంబిలు ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాలని కూడా అడగక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి మండలాల వారీగా సర్పంచుల బకాయిల వివరాలు సేకరించి బిల్లులు ఇవ్వాలని సర్పంచుల సంగం నాయకులు రాజిరెడ్డి అధికారులను కోరుతున్నారు.

ఉచితాలతో వ్యవస్థలు నిర్వీర్యం..

అధికారం కోసం అన్నీ పార్టీలు ఉచిత పథకాలకు తెర తీయడంతో కమ్యూనిటీ వ్యవస్థలు అన్ని దెబ్బ తింటున్నయని పలు రాజకీయ పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు విపరీతమైన ఉచిత హామీలతో విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయం, విద్యుత్ వంటి ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఉచితాలతో కమ్యూనిటీ వ్యవస్థల అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతుందని మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి అభిప్రాయ పడ్డారు.





పేదోళ్లకు అండగా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్

- ట్రస్ట్ చైర్మెన్, మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
- పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేత

నవతెలంగాణ-ఆమనగల్

కష్ట కాలంలో పేదోళ్ల కన్నీళ్లు తుడవడానికే రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని ట్రస్ట్ చైర్మెన్, కడ్తాల్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఇటీవల కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. కడ్తాల్ గ్రామానికి చెందిన సిలివేరు జంగమ్మ, సాలార్ పూర్ గ్రామానికి చెందిన కావలి చెన్నమ్మ, కర్రె శివమ్మ, మాస్ట సాయిలు, వంపుగూడ గ్రామానికి చెందిన పోతుగంటి భీమయ్య, గొర్ల కిష్టయ్య తదితర మృతుల కుటుంబాలను దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. తన వంతు తక్షణ సహాయంగా వారికి తన ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేలు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ ఎంపీటీసీలు ప్రియా రమేష్, సాయిలు, మాజీ సర్పంచ్లు హరిచంద్ నాయక్, కృష్ణయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కడారి రామకృష్ణ, నాయకులు లాయఖ్ అలి, నరసింహ, పంతు నాయక్, బాబా, చందు, వెంకటేష్, జైపాల్, గోపాల్, నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.





మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ-ఆమనగల్

కలియుగ దైవం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు మహా ప్రసాదంలో వాడకూడని వస్తువులు వాడి అపచారం చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆమనగల్ పట్టణంలో హిందూ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రముఖులు మాట్లాడారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరించిన నాటి సీఎం జగన్, టీటీడీ ధర్మకర్త, ఈకుట్రలో ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రాము, ఆర్ఎస్ఎస్ నాయకులు అంజయ్య, విశ్వనాథం, ఆనంద్, తిరుపతి, మాధవాచారి, మనోహర్, నిరంజన్, నర్సింహ, ఎర్రవోలు మహేష్, ఏబీవీపీ నాయకులు ఎల్.మల్లేష్, భజరంగ్ దళ్, వీహెచ్ పీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య, కౌన్సిలర్లు నర్సింహ, శేఖర్, లక్ష్మణ్, కృష్ణ, శ్రీకాంత్ సింగ్, శ్రీను, ఆనంద్, మహేష్, ధోని తదితరులు పాల్గొన్నారు.

రెండు బైకులు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు

- చికిత్స పొందుతూ చిన్నారి బాలుడు మృతి

నవతెలంగాణ-కేశంపేట



ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కేశంపేట మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామ శివారులో గల రెయిన్ బో వెంచర్ సమీపంలోని రహదారిపై శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం కంకిరాళ్ల తండాకు చెందిన వాంక్డావత్ రమేష్ పద్మ భార్యాభర్తలిద్దరూ తమ కుమారుడు మహేందర్‌ను వెంట తీసుకొని బైక్ పై నిర్దవెళ్లి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కేశంపేట గ్రామానికి చెందిన యాదయ్య బైక్‌పై లేమామిడి గ్రామం వైపు నుంచి కేశంపేటకు వైపు వస్తు అజాగ్రత్తగా బైకును నడుపుతూ వచ్చి రెయిన్ బో వెంచర్ వద్ద రమేష్ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో పద్మ యాదయ్యల కాళ్లు విరిగాయి. చిన్నారి బాలునికి బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి బాలుడు మృతి చెందాడు. పద్మ ట్రైడెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, యాదయ్య ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్ఐ వివరించారు. నిర్లక్ష్యంగా బైకును నడుపుతూ ఈ ప్రమాదానికి కారకుడైన యాదయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రమేష్ తండ్రి వాంక్డావత్ నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు.



ప్రత్యేక పాలనలో పడకేసిన పారిశుధ్యం

- ఇండ్ల మధ్యలో ఉన్న చెత్త చెదారంను తొలగించాలి
- బీఆర్ఎస్ నాయకులు బత్తుల మోహన్‌రెడ్డి

నవతెలంగాణ-మంచాల

ఇండ్ల మధ్యలో ఉన్న చెత్త , చెదారంను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు బత్తుల మోహన్ రెడ్డి అధికారులను కోరారు. ఆదివారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ లింగం పల్లి గ్రామంలో ఏ వార్డుకు వెళ్లిన ఇండ్ల మధ్యన చెత్తా చెదారం ఎక్కువగా ఉందని ,అందువల్ల గ్రామంలో ఈగలు ,దోమలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో ప్రతి వార్డులో పర్యటించి ఇండ్ల మధ్యన ఉన్న చెత్త చెదారం ను వెంటనే తొలగించాలని కోరారు.



మోకిలలో బీజేపీ సభ్యత్వ నమోదు

నవతెలంగాణ-శంకర్‌పల్లి

శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్షుడు రాములు గౌడ్, ఉపాధ్యక్షుడు బండమీది వెంకటయ్య ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌రెడ్డి , కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి, సినియర్ నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బయ్యన్న, రాజా చంద్రా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



ఇరుకుంటా, కాకర్లగుట్ట, పొన్నగుట్ట తండాలో సమస్యలను పరిష్కరించాలి

నవతెలంగాణ-శంకర్‌పల్లి

శంకర్‌పల్లి మండలంలోని ఇరుకుంట కాకర్లగుట్ట పొన్నగుట్ట తండాలోని సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఆదివారం చేవెళ్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భీమ్ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాండాలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా నాయకులు కృషి చేయాలని భీమ్ భరత్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఇరి కుంట తండ , కాకర్ల గుట్ట తండ , పొన్న గుట్ట తండ గ్రామ గ్రామాల్లోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ మార్పు , పలు సమస్యల ను పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఏఈని కోరడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తాండాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.



బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జి మారుతి కిరణ్ బూనేటీ

నవతెలంగాణ-కుల్కచర్ల

బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జి మారుతి కిరణ్ బూనేటి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి, రాంపూర్, పుట్టాపహడ్ గ్రామాలలో బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీలో సభ్యత్వం కోసం ప్రతి ఒక్కరూ 8800002024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం అవ్వడానికి ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, హరికృష్ణ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్, చంద్రలింగం, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు సంతోష్ గౌడ్, పతాంజలి రమేష్ ఆచారీ, సీనియర్ నాయకులు రామచంద్రయ్య, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు భీమా, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మహేష్ కుమార్ , బీజేపీ మండల కార్యదర్శి కొండ అంజనేయులు , యువ నాయకులు శ్రీనివాస్ , గాదె మల్లేష్ , బాలకృష్ణయ్య , రజాక్ పాష , వెంకటయ్య , ప్రభాకర్ , రాంపూర్ రామకృష్ణ, చెక్కల లక్ష్మయ్య వెంకట రాములు , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



వరద బాధితుల కోసం కళాకారుల భిక్షాటన

నవతెలంగాణ-జవహర్ నగర్

వరద బాధితుల సహాయార్థం నిరుద్యోగ కళాకారులు ఆదివారం జవహర్‌నగర్‌లో భిక్షాటన చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్‌లో టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు ఆదేశాల మేరకు సాంస్కృతిక సేన మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి గజ్జెల్లి రామచందర్ ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలో సర్వం కోల్పోయిన వరద బాధితుల కోసం భిక్షాటన చేసి సేకరించిన నిధులను సీఎం సహాయ నిధికి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు పిడమర్తి రాంబాబు, యాకన్న, రాజు, రమేష్, విష్ణు, మహేష్, వెంకన్న, రమేష్, శ్రావణి యాకన్న, లతా, నమిన్ల అక్షయ్, భాస్కర్, మహంకాళి భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నవతెలంగాణ-శామీర్‌పేట

విద్యుత్తు మరమ్మతుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని శామీర్ పేట విద్యుత్ ఏఈ సురేందర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవరయంజాల్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో కొత్తపేట ఫీడర్ మరమత్తుల కారణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దేవరయంజాల్, గోడౌన్స్, ఎలిగలగూడ గ్రామాలతో పాటు వ్యవసాయ పొలాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కండ్ల కొయ్య సబ్‌స్టేషన్‌లో అంజన్న టెంపుల్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా దేవరయంజాల్‌లోని మల్లన్న కాలనీ, సాయి గీత ఆశ్రమం సమీపంలోని పలు గోడౌన్స్‌కు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగ దారులు సహకరించాలని కోరారు.

ఆశాజనకంగా పంటలు





- చెరువులు కుంటలకు జలకళ
- ఆయకట్టు కింద పూర్తిస్థాయిలో సాగు
- కాత, కోత దశకు చేరిన పత్తి
- కలిసి వచ్చిన వర్షాలు

నవతెలంగాణ-ఆమనగల్

గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిగుబడి రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు కూడా రాక పీకల్లోకి అప్పుల్లో కోరుకుపోయారు. అయితే ఈసారి వానాకాలం పంటలన్నీ ఆశాజనకంగా ఉండటంతో అన్నదానతల్లో కాస్త ఆనందం కనిపిస్తుంది సీజన్ ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు తోడు ఇటీవల పడిన భారీ వర్షాలు పంటలకు ఉపయోగకరంగా మారాయి. చెరువులు కుంటల్లోకి భారీగా వరదనీరు చేరడంతో రైతులు ఆయకట్టు కింద పూర్తిస్థాయిలో పంటల సాగు చేశారు.

ఎకరాల్లో పత్తి సాగు..

ప్రస్తుతం వాన కాలం సీజన్‌లో ఆమనగల్ డివిజన్‌లోని ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మాడ్గుల మండలాల్లో 59,717 ఎకరాల్లో పత్తి పంట, 27,393 వరి పంట సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. పత్తి పంట సాగు చేసి 120 రోజులు దాటుతుండడంతో ప్రస్తుతం పంట కాత, కోత దశలో ఉంది. మూడేళ్లుగా అతివృష్టి అనావృష్టితో నష్టాలు ఎదురయ్యాయి. ఈ వానాకాలం ప్రారంభ సమయంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోయినా గడిచిన రెండు నెలలుగా అనుకూలంగానే కురుస్తున్నాయి తొలకరి వర్షాలకు పొడి దుక్కుల్లోనే రైతులు విత్తనాలు విత్తుకోగా ప్రారంభంలో కురిసిన అరకొర వర్షాలతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదని పలువురు రెండు సార్లు విత్తనాలు వితుక్కోవాల్సి వచ్చింది. అనంతరం పత్తి పంటకు అనుకూలంగా వర్షాలు పడడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. సీజన్ మధ్యలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భూమిలో తేమశాతం పెరిగి కొన్ని ప్రాంతాల్లో మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టగానే రైతులు సస్య రక్షణ చర్యలు చేపట్టి పంటలను కాపాడుకున్నారు.

పచ్చ దోమ వ్యాప్తికి అవకాశం..

ఆయా మండలాల పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో పత్తి చేలలో విపరీతంగా పెరిగిన కలుపు నివారణకు రైతులు మందులు పిచికారి చేసి కలుపు బెడద నుంచి బయటపడ్డారు. ఎండ తీవ్రతతో వ్యాపించే తెల్ల దోమ పచ్చ దోమ నివారణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

పెరిగిన వరి సాగు..

ఆమనగల్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో ఈసారి వరి సాగు విస్తీర్ణం కొంతమేరకు పెరిగింది. గతేడాది పూర్తిస్థాయిలో వర్షాలు లేక చెరువులు కుంటల కింద పూర్తిస్థాయిలో వరిసాగు చేపట్టలేకపోయారు. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాలతో చెరువులు కుంటలు పూర్తిగా నిండాయి. అగ్రభాగం ఆయకట్టు రైతులు వరి సాగును ఉత్సాహంగా చేపట్టారు. చెరువులు కుంటల కింద ఆలస్యంగా వరి నాట్లు వేయగా, బోర్లు మోటార్ల ద్వారా చేపట్టిన పంటలు పొట్ట దశకు చేరుకున్నాయి మరో నెల పది రోజుల్లో వరి ధాన్యం దిగుబడి చేతికి రానుంది.

ధర పైనే ఆశలన్నీ..

పత్తి పంట సాగు చేస్తున్న రైతులంతా మార్కెట్ ధరపైనే ఆశలు పెట్టుకున్నారు. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో పత్తి దిగుబడి ప్రారంభం కానుంది. ప్రభుత్వం పత్తికి అర కొరగా మద్దతు ధర పెంచడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్ ధర పైనే ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల క్రితం పత్తి గరిష్టంగా క్వింటాలుకు రూ.9 వేల వరకు ధర పలుకగా గతేడాది మాత్రం రూ.7 వేలకు మించలేదు. అలాగే సీజన్ చివరి దశలో వర్షాలు ముఖం చాటేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సగటున దిగుబడి ఎకరాకి 10 నుంచి 8 క్వింటాళ్లు రావాల్సి ఉండగా గత సంవత్సరం ఎకరాకు ఆరు క్వింటాళ్లకు మించలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడటంతో దిగుబడి సైతం పెరుగుతుందని రైతులు భావిస్తున్నారు. దిగుబడికి తగిన ధర ఉంటే నష్టాలు పూడ్చుకోవచ్చని ఆశపడుతున్నారు.

కొర్రీలు లేకుండా చూడాలి..



వరి పంట సాగు చేస్తే నష్టాలే కాని లాభాలు రావు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తాలు తదితర కొర్రీలు పెడతారు. పంట చేతికి వచ్చిన వెంటనే ప్రయివేటు వ్యాపారులకు అమ్మితే పది ఎక్కువనో తక్కువనో చెల్లిస్తారు. పోయిన సారి రూ.1,700 లకు క్వింటాల్ లెక్కన పారాబైల్డ్ రైస్ మిల్లు వాళ్లకు అమ్మినా. ఈసారి బోరు కింద ఒక ఎకరం వరి సాగు చేశాను. కొర్రీలు లేకుండా ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేస్తే బాగుంటుంది.

రైతు కొప్పు జంగయ్య, గ్రామం చింతలపల్లి

సూచనలు పాటించాలి



పత్తి సాగు చేసే రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించుకోవాలి ఎండల తీవ్రతతో పత్తికి తెల్ల, పచ్చ దోమ వచ్చే అవకాశం ఉంటుంది. స్థానిక ఏఈఓల సూచన మేరకు పురుగు మందులు, ఇతర రసాయన మందులు వినియోగించాలి. ఎండ తీవ్రత ఉన్న సమయంలో కాకుండా ఉదయం, సాయంత్రం చల్లటి వాతావరణంలో మందులు పిచికారి చేయాలి.

పి.శ్రీనివాస్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి ఆమనగల్

హైడ్రాతో పేదలకు నష్టం జరగొద్దు

- సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పీ.సత్యం

నవతెలంగాణ-బోడుప్పల్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాతో పేదలకు ఎలాంటి నష్టం జరగవద్దని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పీ.సత్యం అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ కార్పొరేషన్ సీపీఐ(ఎం) శాఖ కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెరువులు, కుంటల ఆక్రమణల నుండి పరిరక్షించేందుకు తెచ్చిన హైడ్రాతో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

సీపీఐ(ఎం) పీర్జాదిగూడ కార్యదర్శిగా కర్రే జంగయ్య



సీపీఐ(ఎం) పీర్జాదిగూడ శాఖ కార్యదర్శిగా కర్రే జంగయ్య ఎన్నికయ్యారు.ఆదివారం జరిగిన సమావేశంలో ఆయనను శాఖ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతల యాదయ్య,జిల్లా కమిటీ సభ్యురాలు ఎన్.సృజన తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ హామీలు అమలు చేసే వరకూ పోరాటాలు నిర్వహిస్తాం : సీపీఐ(ఎం)

నవతెలంగాణ-ఉప్పల్



ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు సీపీఐ (ఎం) పోరాటం నిర్వహిస్తుందని సీపీఐ (ఎం) ఉప్పల్ శాఖ కార్యదర్శి జె. వెంకన్న అన్నారు. ఆదివారం ఉప్పల్‌లో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ ఉప్పల్ శాఖ కార్యదర్శిగా బి. పెద్దస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జె. వెంకన్న, పెద్దస్వామిలు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలను ఇచ్చిందన్నారు. అందులో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మీ పథకం, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వంటి పథకాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తు, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. 43 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికులను పొట్టలు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మిక ప్రజల పక్షపాతిగా ఉండాలని కోరారు. నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మ, కృష్ణ, ఎల్లయ్య, పర్వతాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కుషాయిగూడ శుభోదయ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక



నవతెలంగాణ-కాప్రా

కుషాయిగూడ శుభోదయ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులను ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంచికట్ల మల్లేష్, ఉపాధ్యక్షుడిగా బైరోజు వెంకట చారి, జనరల్ సెక్రెటరీ రాళ్ల బండి కృష్ణాచారి, జాయింట్ సెక్రెటరీగా బత్తిని పరశురాం గౌడ్, కోశాధికారిగా కే. నరసింహ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. రామకృష్ణను ఎన్నికయ్యారు. ఈ కమిటీని కాలనీ పెద్దలు చెంచు రెడ్డి, నందచారి, బుచ్చన్న గారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నుకున్నారు.

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం



- నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి


నవతెలంగాణ-కీసర

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెం.16లోని రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.7లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాగారం మున్సిపాలిటీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బండారి మల్లేశ్ యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై అపోహలను తొలగించాలి

- కార్పొరేటర్ నిహారిక గౌడ్, బాలవికాస ప్రతినిధులు వినోద్ రెడ్డి, బూడిద వెంకటేష్
- స్టార్ గేజర్ లిల్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన

నవతెలంగాణ-జవహర్‌నగర్



ప్రజలలో క్యాన్సర్ పై ఉన్న అపోహలను తొలగించాలని జవహర్ నగర్ కార్పొరేటర్ కారింగుల నిహారికగౌడ్, బాలవికాస సంస్థ హైదరాబాద్ కోఆర్డినేటర్ వినోద్ రెడ్డి, డైరెక్టర్ బూడిద వెంకటేష్ అన్నారు. ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28 వ డివిజన్ మదర్ థెరిసా కాలనీ కమ్యూనిటీ హాల్ లో బాలవికాస ఆధ్వర్యంలో స్టార్ గేజర్ లిల్లీ క్యాన్సర్ ఫౌండేషన్ వారు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి, క్యాన్సర్ లో ఉన్న వివిధ రకాల దశల లో వాటికి సంబంధించిన చికిత్సగురించి వివరించారు. క్యాన్సర్ కు సంబందించిన కిట్స్ ను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు శ్లోక అనుష్, జయాన్, 12 మంది స్టూడెంట్స్, కాలనీ వాసులు మేరీ, రవి, శారద, భాగ్యలక్ష్మి, చంద్ర కళ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాటం చేస్తా



- ఒక్క ఇల్లునూ కూలనివ్వను...
- అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తా..
- కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలి అనవసర కార్యక్రమాలు చేస్తున్నది
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

ప్రజల పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తానని, తాను ఉండగా ఒక్క ఇల్లు కూడా కూలనివ్వనని, ఈ సమస్య ఒకరిది కాదని, మల్కాజిగిరి ప్రజల సమస్యని, ప్రజల పడుతున్న అవస్థలు చూసి, చాలా బాధ కలిగిందని వారందరికీ అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలు హైడ్రా వల్ల భయాందోళనలకు గురవవుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్, వినాయక్ నగర్, మౌలాలి డివిజన్‌లలోని పలు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు ఎప్పుడొచ్చి ఇండ్లను కూల్చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్న శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్, ఎన్.ఎం.డీసీ కాలనీ శివానంద నగర్, పలు కాలనీల ప్రజలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..30 ఏండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకుని, మున్సిపల్ పర్మిషన్లు, రిజిస్ట్రేషన్స్ చేసుకొని అన్ని విధాల పన్నులు కడుతున్నప్పటికీ, హైడ్రా పేరుతో కూల్చివేయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి అనవసర కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఆరు గ్యారంటీలను అటక ఎక్కించి, ప్రజల దృష్టి మరలిచండానికి హైడ్రా తెచ్చిందన్నారు. ప్రజలకు అండగా ఉంటానని, ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దని ధైర్యాన్ని ఇచ్చారు. ప్రజలు భయాందోళనతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ అనారోగ్యాల పాలవుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజా క్షేమం కోసం పని చేయాలని, అలా కాకుండా వారిని ఆవేదనకు గురి చేయడం సిగ్గు చేట్టన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాల రాయడం భావ్యం కాదన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఇల్లు కట్టుకొన్ని అన్ని అనుమతులు తీసుకొని నిర్మించుకున్న ఇల్లును ఒక్కసారిగా నేలమట్టం చేయడం దుర్మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, స్థానిక అసోసియేషన్ కమిటీల సభ్యులు, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లా గ్రంథాలయంలో పరిశుభ్రత కార్యక్రమం



నవతెలంగాణ-మేడ్చల్

స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివా రం మేడ్చల్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో సీఎంఆ ర్ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు సంజయ్ సాహుల్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేశారు. గ్రంథాలయా ల దీప్తి వాటి పరిశుభ్రత వనరుల కల్పన అను విన్నూత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ అధికారి, విద్యాశాఖ గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్ రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా గ్రంథాల యంలోని పరిసరాలను, పుస్తకాల దుమ్ము, ధూళిని దులిపివేయడం, క్రమ పద్ధతిలో విభాగాల వారీగా సర్దడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్ బాబు, సిబ్బంది, నాగవేణి, ప్రవళిక, విద్యార్థులు సాయికృష్ణ, శ్రీజ, పాఠకులు పాల్గొన్నారు.

బాక్స్ డ్రయినేజీ సమస్య పరిష్కారం



- ప్రజాప్రతినిధులకు సన్మానం

నవతెలంగాణ-కీసర

ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బాక్స్ డ్రయినేజీ సమస్యను పరిష్కరించినందుకు నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మెన్ బండారి మల్లేష్ యాదవ్‌లను 5,6 వార్డులకు సంబంధించిన చక్రధర్ కాలనీ, గౌరీనాథ్ కాలనీ, వివేకానంద కాలనీ, న్యూలక్ష్మీనగర్ కాలనీ ప్రజలు సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు కౌకుట్ల అనంత్ రెడ్డి , అన్నంరాజు శ్రీనివాస్ , కౌకుట్ల కృష్ణారెడ్డి , శ్రీ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ , అన్నంరాజు సురేష్ , సుర్వి శ్రీనివాస్ గౌడ్‌లను అభినందిస్తూ సన్మానం చేశారు. గత కొన్నేండ్లుగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని కాలనీవాసులు తెలిపారు. సమస్యను పరిష్కరించినందుకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

సీపీఐ (ఎం) పిల్లి నరసింగరావు నగర్ కాలనీ శాఖ కార్యదర్శిగా పి. మంగ

నవతెలంగాణ-నేరేడ్‌మెట్



మౌలాలి డివిజన్ పరిధిలోని పిల్లి నర్సింగరావు నగర్ కాలనీ సీపీఐ(ఎం)1వ శాఖ మహాసభను ఆదివారం సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కార్యదర్శి ఎం కృపా సాగర్ సమక్షంలో నిర్వహించిన మహాసభలో పిల్లి నర్సింగరావు నగర్ కాలనీ 1వ శాఖ కార్యదర్శిగా పి మంగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభల్లో ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలను ఇచ్చారని, ముఖ్యంగా ఆరు గ్యారంటీ పథకాలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నామమా త్రంగానే అమలు చేస్తూ వస్తున్నారన్నారు. రానున్న కాలంలో కమ్యూనిస్టులుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మంగ మాట్లాడుతూ మౌలాలి డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తూ, సీపీఐ(ఎం) పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహెూత్సవం



హాజరైన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

మల్కాజిగిరి సాయినగర్‌లోని సాయిబాబా దేవాలయంలో శ్రీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహెూత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ హాజరై మాట్లాడుతూ.. దేవ శిల్పి, చేతి వృత్తుల అధినేత విశ్వకర్మ భగవాన్ గురించి భవిష్తత్తరాలకు తెలుపుతూ, సంప్రదాయాలను తెలియజేయడం మన కర్తవ్యమని అన్నారు. లోక కల్యాణర్థం ఈ కార్యక్రమం చెప్పటం గొప్ప విషయమన్నారు. అనంతరం సహా పంక్తి భోజనం చేసి స్వామి వారి దివ్యప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం లో శ్రీభూపతి చారీ, మల్లేష్, దయానంద్, ప్రవీణ్, విజయకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

పేదవారికి సాయం చేస్తేనే మన జీవితానికి సార్ధకత

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

మానవతా ధృక్పథంతో పేదవారికి మనకు తోచిన విధంగా సహాయం చేస్తేనే మన జీవితం సార్థకమవుతుందని శ్రీగంగా చారిటబుల్ ట్రస్టు ఫౌండర్, అధ్యక్షులు బిర్రు బాలమల్లయ్య అన్నారు. నేరేడ్‌మెట్ చౌరస్తాలోని బస్‌స్టాప్ వద్ద శ్రీగంగా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అన్నదానం నిర్వహిస్తారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్వమత సేవా సమితి అధ్యక్షులు బి. శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడ దొరకదని అన్నారు. ప్రతి ఒక్కరూ పేదలకు తోచిన విధంగా సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్ నారాయణ రెడ్డి, సంఘ సేవకులు సెర్ల అనిల్, వెంకట్, భరద్వాజ్, భువన్, సుందర్, జాన్, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదు

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నవతెలంగాణ-కాప్రా

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం శివ సాయి గార్డెన్ నాగారంలో నిర్వహించిన రంగారెడ్డి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుషాయిగూడ హెడ్ మాస్టర్‌గా సేవలు అందించిన రంగారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు మహేష్ గౌడ్ సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిద్ధాపూర్ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నరసమ్మ మృతి

సంతాపం వ్యక్తం చేసిన మాజీ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ



నవతెలంగాణ-కొత్తూరు

మండలంలోని సిద్ధాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నరసమ్మ(74) మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014-19 మధ్య కాలంలో గ్రామ సర్పంచిగా సేవలందించారు. ఆమె హయాంలో సినీ హీరో మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆమె మృతి పట్ల కొత్తూరు మాజీ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సర్పంచ్‌గా పని చేసిన పదవి కాలంలో గ్రామాభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

విద్యార్థులకు బహుమతులు అందజేత



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జోనల్ స్థాయి వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జోనల్ స్థాయి వారి వాలీబాల్ టోర్నమెంట్ సెలక్షన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గ్రౌండ్‌లోని పీఈటీ పాండు ఆధ్వ ర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మి అధ్యక్షత నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బహుమతుల ప్రదానోత్సవానికి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ హాజరై విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు, పాండు, యాదగిరి, జ్యోతి, వెంకటేష్, పీఈటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్‌ను కలిసిన కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

డీసీసీబీ డైరెక్టర్‌గా నియమితులైన మాజీ పీఏసీ ఎస్ చైర్మెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్‌ను ఆదివారం తన నివాసంలో గాంధీ వినాయక యువజన సంఘం అధ్యక్షుడు మోముల రాజ్ కుమార్, వారి మిత్రు బృందం కలిసి అభినందనలు తెలిపి సన్మానించారు. మోముల రాజ్ కుమార్ మాట్లాడుతూ కిషన్ నాయక్ రైతులకు ఎంతో సేవ, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలుపుతూ.. వారు మరెన్నో ఉన్నత మైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోముల రాజుకుమార్‌తో పాటు వారి మిత్రులైన, సాయి, కన్న, వై. రాజు కుమార్, సంతోష్, పర్మేశ్, రమేష్ యాదవ్, చంద్రశేఖర్, ప్రకాష్ పాల్గొన్నారు.

4వ తేదీన మండల స్థాయి సీపీఆర్ క్రికెట్ టోర్నమెంట్

- టోర్నమెంట్ విజేతకు రూ.21వేలు బహుమతి
- టోర్నమెంట్ ఆర్గనైజర్ వెంకటేష్

నవతెలంగాణ-పెద్దేముల్

అక్టోబర్ 4వ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో చిట్టె పు ప్రకాష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్టెపు రాఘవేందర్ తన తండ్రి ప్రకాష్ రెడ్డి జ్ఞాపకార్థం సీపీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టోర్నమెంట్ విజేతకు రూ.21వేలు, ద్వితీయ విజేతకు రూ.11వేలు నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రికెట్ జట్లు ఎటువంటి రుసుమూ చెల్లించరాదని తెలిపారు. అక్టోబర్ 3న, సాయంత్రం 4 గంటలకు లోపు క్రికెట్ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్ మాన్, బెస్ట్ బౌలర్‌లకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సీహెచ్ వెంకటేష్, అఖిల్, మోలిన్, తన్వీర్, సెల్ నంబర్స్ 9966952810, 9515543555, 8897812676 సంప్రదించాలని కోరారు.

అధికారులను సన్మానించిన సిబ్బంది



నవతెలంగాణ-తలకొండపల్లి

రంగారెడ్డి జిల్లా కార్యాలయంలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ భాగంలోని విధులు నిర్వహిస్తున్న బి నాగార్జునను మండలానికి నూతన తహసీల్దార్‌గా శనివారం నియమించారు. శనివారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోని వారు బాధ్యతలను స్వీకరించారు. తలకొండపల్లి తహసీల్దార్ గత సంవత్సరం నుంచి వీధులు నిర్వహిస్తూ కె.వి రంగారెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. పూల మాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండలాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సంతోష్, ఆర్ఐ మంజుల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



పట్టాభూములు తిరిగి ఇవ్వాలి



- జైదుపల్లిలోని సమస్యలు పరిష్కరించాలి
- ప్రభుత్వానికి సీపీఐ(ఎం) డిమాండ్



నవతెలంగాణ-వికారాబాద్

ఫారెస్ట్ అధికారులు తీసుకున్న పట్టభూములు తిరిగి పేదలకు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, నాయకులు వై సతీష్‌లు అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ మహాసభ ఎం.నర్సింలు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరికి సంతాపం ప్రకటించి తరువాత మహాసభ జరిగింది. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ పాల్గొని మాట్లాడుతూ సీపీఐ (ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో చనిపోవడం దేశానికి ఇండియా కూటమికి తీరని లోటని ఆయన చనిపోయేవరకు పార్టీ కోసం దేశ ప్రజలకోసం సేవలు చేశారని అన్నారు. జైదుపల్లి గ్రామంలో ఉన్న పేదలకు సమస్యలు తాగునీళ్ల కు బదులు మురుగునీరు వస్తుందన్నారు. కరెంట్ సమస్య పరిష్కరించాలని, శ్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని, కరెంటు లైట్స్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గ్రామంలో వీధిలైట్లు ట్రాన్స్‌ఫార్మర్ సమస్య ఉంది పరిష్కారం చేయాలన్నారు. ఇండ్లస్థలాలు, రెషన్ కార్డులు అనేక మందికి లేవు కాబట్టి అందరికీ ఇవ్వాలన్నారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పత్తి మినుములు కంది మక్కా సోయా చిక్కుడు తదితర పంటలు దెబ్బతిన్నాయని అధికారులు, కలెక్టర్ వెంటనే గ్రామాల్లో పర్యటనలు చేసి పంటలకు పరిహారం ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని కోరారు. గోదాంగూడ నుండి జైదుపల్లి వరకు రోడ్డు వెంటనే బాగు చేయాలని తెలిపారు. రైతు రుణమాఫీ కొందరికి మాత్రమే మాఫీ చేశారని అందరికీ రుణమాఫీ చేయాలని సీపీఐ (ఎం) తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని యెడల ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నూతన శాఖ కార్యదర్శి నాగరం మానిక్యం, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనసూయ, సత్తయ్య, నర్సింలు, భిక్షపతి నాగులు శ్రీనివాస్ బిచన్న యాదమ్మ మనీలా సాయన్న నర్సింలు వెంకటయ్య. రామదాసు తదితరులు పాల్గొన్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా మాల కిరణ్ కుమార్





నవతెలంగాణ-శంకర్‌పల్లి

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సెలెక్ట్ అయిన మాల కిరణ్ కుమార్‌ను సన్మానించారని మాజీ ఎంపీపీ నర్సింలు, డాక్టర్ గోపాల్ ఎస్సై నాగభూషణం అన్నారు. జీవిత లక్ష్యాన్ని సాధించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికి రాత్రింబవళ్లు నిరంతరం పట్టుదలతో చదివి లక్ష్యాన్ని ఛేదించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకర్పల్లి మండల, హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మాల బాలయ్య తనయుడు మాల కిరణ్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియామక పత్రాన్ని అందుకున్న శుభ సందర్భంగా బంధుమిత్రులు,ఉద్యోగ, ఉపాధ్యాయులు పూల మాలు వేసి శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియామకమైన మాల కిరణ్ కుమార్ విధి నిర్వహణలో నీతిగా నిజాయితీగా ఉంటూ సమ సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం, నిస్వార్థ సేవలు అందించాలని కోరుతూ, ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి వృత్తి పరమైన ఉన్నత పదవులను చేరుకోవాలని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెంటయ్య, రాములు, మరుపల్లి అశోక్, కిరణ్ కుమార్, కుటుంబ సభ్యులు మాల బాలయ్య, విజయ లలిత, శ్రీధర్, రమ్య, పెంటయ్య, బంధుమిత్రులు మల్లెపూల శంకరయ్య, నరసింహులు, బాలకృష్ణ, శ్రీనివాస్, అంజిలప్ప, రాజు, అనంతయ్య, ఉపాధ్యాయులు, మాణిక్యం, రవీందర్, బాలకృష్ణ, శ్రీనివాస్, నర్సింలు, బాలరాజు, వెంకటేష్, వికాస్, విష్ణు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వరాజ్య స్థాపకుడు

భరతమాత ఇష్ట పుత్రుడు
భారతీయులకు ఇష్టసఖుడు
స్వాతంత్ర సమరయోధుడు
మరణం చేరువైన
నాలో దేశభక్తి చావదు
అని చాటి చెప్పిన ధీరుడు
యువ శక్తియే -పరాశక్తి
అని నిరూపించిన మహానుభావుడు
తుపాకులకు భయపడలేదు
స్వరాజ్యం కోసం
ప్రాణాలను తృణప్రాయంగా
వదిలేసిన విప్లవకారుడు
విప్లవం అనే కవచం ఏర్పరుచుకొని
సమస్త మానవాళిని
ప్రభావితం చేసిన మార్గదర్శకుడు
కనికరం లేని విమర్శలు
స్వతంత్ర ఆలోచనలే
విప్లవానికి అవసరమైన
లక్షణాలు అని చాటి చెబుతూ
ఎందరో మానవులకు
స్ఫూర్తినిస్తూ
ఉరితాడుకు బలి అయినాడు
విప్లవం అనే కత్తితో
ప్రతి ఒక్కరి ఆలోచనలు మెరుగుపరిచి
మనిషికి మనిషికి మధ్య
ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరిచి
ఐక్యతను పెంచి
స్వరాజ్య పోరాటంలో
సమరయోధులను తయారుచేసి
దేశభక్తిని చాటుకున్న
నిడారంబరమైన వ్యక్తి
భగత్ సింగ్

- బొడ్డుల స్పందన

మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరి

- సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్



నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

దేశవ్యాప్తంగా ఈ నెల 30న నిర్వహించే మున్సిపల్ కమిషనరేట్ ధర్నాలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న, జిల్లా నాయకులు చింతపట్ల ఎల్లేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ కమిషనర్ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురవు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, నాన్ పర్మినెంట్ ఉద్యోగ, కార్మికుల సమస్యపై ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. పర్మనెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలాన్నారు. ధరలకు అనుగుణంగా రూ 26 వేల వేతనం ఇవ్వాలన్నారు. దహన మట్టి ఖర్చులకు రూ. 50వేలు ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం రూ.50లక్షలు ఇవ్వాలన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌లో నూతనంగా 45 మంది కార్మికులు 4 సంవత్సరాల నుంచి పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మాత్రం రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణలో అన్ని మున్సిపల్ పని చేస్తున్న కార్మికులకు కొత్త పాత తేడా లేకుండా వేతనం రూ.16500 వేలు ఇస్తున్నారన్నారు. కానీ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌కి అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికి కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్మికుల యూనియన్ సీఐటీయూ అధ్యక్షులు పెద్దగారి లక్ష్మయ్య, కార్యదర్శి బండారి యాదయ్య, సాయి కృష్ణ రెడ్డి, వినోద్, రాములు, సంతోష, కొంగర లక్ష్మమ్మ, సుగుణమ్మ, మల్లేష తదితరులు పాల్గొన్నారు.

కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి



- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య

నవతెలంగాణ-దోమ

పరిగి మండల పరిధిలోని రూఫ్ ఖాన్ పేట్ గ్రామ శివారులో ఉన్న పోసాని చెరువులు, పరిగి పట్టణంలో ఉన్న కొత్తచెరువు శిఖం, శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ శిఖం భూములలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో కబ్జా చేసి అక్రమంగా లేఅవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయించి సొమ్ము చేసుకున్న భూకబ్జాదారులు, రియాల్టర్లపై చట్ట పరమైన చర్యలు తీసుకొని, అట్టి భూమిని ప్రభుత్వ వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) బృందం పోసాని చెరువు, కొత్తచెరువును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ చెరువులు, శిఖం భూములను ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా కబ్జా చేసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్టు ఉండటమే కాక, అక్రమార్కులకు పర్మిషన్ ఇవ్వడం దుర్మార్గం అన్నారు. పరిగి పట్టణంలోని కొత్తచెరువులో సర్వే నెంబర్ 253, 254,256,257లలో విస్తీర్ణం-45 ఎకరాలకు పైగా ఎకరాలు, రూఫ్ ఖాన్‌పేట్ గ్రామ శివారులో నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్న పోసాని చెరువు సర్వే నెంబర్ 243లో విస్తీర్ణం-23.34, శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్నటువంటి చెరువు శిఖంల వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. హైడ్రా తరహాలో జిల్లాలో సైతం ఒక కమిటి వేసి చెరువులు, శిఖం భూముల కబ్జా నుంచి విడిపించాలని ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఆహ్వానించ దగిన విషయమే కానీ ఏ అధికారి అవినీతికి పాల్పడి చెరువులు, శిఖం భూములలో లే అవుట్‌లకు అనుమతులు ఇచ్చారో అటువంటి ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటి అధికారులను డిస్మిస్ చెసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎండి.హబీబ్, సత్యయ్య, రఘురామ్, లాలయ్య, శేఖర్, ప్రశాంత్, అనిల్, రాంచంద్రయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం





- ఇబ్బందుల్లో ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు

వికారాబాద్ మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టల్‌లో నిర్వహణ దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఎస్సీ, బీసీ హాస్టల్లో అపరిశుభ్రతలకు నిలయాలుగా మారాయి ఒకవైపు కలెక్టర్ హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశాలు జారీ అవుతున్నా..పరిసర ప్రాంతాల్లో పందులు సంచరిస్తున్నాయి. పిచ్చి మొక్కలతో నిండిపోయాయి.

నవతెలంగాణ-వికారాబాద్

బీసీ హాస్టల్‌లో విద్యార్థులు 30 మంది 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఎస్సీ హాస్టల్స్ 80 మంది 5వ తరగతి నుంచి 10వ తరగతిలో ఉన్నారు. విద్యార్థులు హాస్టల్లో బట్టలు ఉతుక్కోవాలన్నా కుళాయిల దగ్గర సరైన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బాత్రూంలో అపరిశుభ్రంగా ఉండడంతో తలుపులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ప డుతున్నారు. విద్యార్థులు నివసించే ప్రదేశాలలో దుర్వా సన వెదజల్లుతుంది.

డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌కు లెటర్ కూడా రాశాం

మేము డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌కి లెటర్ కూడా రాశాం. హాస్టల్ పరిసరాలు బాగా లేవని బాత్రూంలో లీక్ అవుతున్నావని తెలిపాం. విద్యార్థులకు నీటి కుళాయిల దగ్గర బట్టలు ఉతుక్కునే సౌకర్యము కూడా సరిగా లేదని తెలిపాం. విద్యార్థులు ఉంటున్న రూములు వర్షానికి లీక్ అవుతుండడంతో స్మెల్ వస్తుందని డిస్టిక్ ఆఫీసర్ ఉపేందర్ సర్‌కు లెటర్ రాశాం.

- సవిత రెడ్డి, హాస్టల్ వార్డెన్





నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
రంగారెడ్డి - వికారాబాద్
సోమవారం | సెప్టెంబర్ 09 2024 | www.navatelangana.com

రోడ్ల నిర్మాణ పనులు పర్యవేక్షణ



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్‌లో రూ.12.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన సీసీరోడ్ల నిర్మాణ పనులను, స్థానిక నాయకులతో కలసి ఆదివారం కొండా పూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. త్వరతగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోనికి తీసుకోని రావాలని కాంట్రాక్టర్‌కు సంబంధిత అధికారులకు కార్పొరేటర్ సూచించారు.



విద్యార్థులకు క్విజ్ పోటీలు

నవతెలంగాణ-కొడంగల్

విద్యార్థులకు క్విజ్ పోటీలు మైనార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ ఎస్ఎం.గౌసన్ ఆధ్వర్యంలో నాతే షరీఫ్ అనే అంశంపై కొడంగల్ పట్టణంలోని మక్కా మసీదులో నిర్వహించారు. ప్రతిభకనబరి చిన విద్యార్థులకు మజీద్ కమిటీ సభ్యులు బహుమతులు అందించారు. హాఫిజ్ అబ్దుల్ రషీద్, కరీం, షేక్ఆదిల్, మక్సూద్, ఆసిఫ్‌ఖాన్, వాహెద్, అబ్దుల్‌రహీం, సయ్యద్‌మునీర్, అజిమ్‌షరీఫ్ పాల్గొన్నారు.

సీసీరోడ్లు పరిశీలన

- అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ



నవతెలంగాణ-చందానగర్

హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని భాను టౌన్ షిప్‌లో రూ.30.00 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణ పనులను ప్యాక్ చైర్మెన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అర్ధరాతి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని తెలిపారు. హఫీజ్‌పేట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ భాను టౌన్‌షిప్‌లో సీసీరోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాను టౌన్‌షిప్ ప్రెసిడెంట్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ ఇలియాస్, జనరల్ సెక్రటరీ రంనాథ్, భీంరావు, పవన్ గౌడ్, అమర్‌దీప్, అశోక్, మక్బుల్ కాలనీవాసులు పాల్గొన్నారు.

సేవే మార్గంగా శ్రీ కృష్ణా యూత్ ప్రతీ అడుగు ముందుకు

- ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం నందు ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను ఎమ్మెల్సీ ఎం. ప్రభాకర్ రావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వాహకులను, వైద్యులను అభినందించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యమని శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎప్పుడు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అవసరం ఉన్న అన్ని రకాల వైద్య సేవలను అందించాలని అందుకు తమ వంతు సహకారం ఉంటుందని అపోలో హాస్పిటల్స్ డాక్టర్లను వి.జగదీశ్వర్‌గౌడ్ కలిసి వివరించారు. కార్యక్రమంలో మాజీ చైర్మెన్ నర్సింగరావు, గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్‌గౌడ్, శ్రీ కృష్ణ యూత్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్, నియోజకవర్గ నాయకులు రాములు గౌడ్, కృష్ణ యాదవ్, శశాంక్ రావు, రోహిత్ గౌడ్, వివేక్ గౌడ్, కృష్ణ గౌడ్, సురేష్ గౌడ్, సత్యజిత్ గౌడ్, దేవేందర్ ముదిరాజ్, అరవింద్ గౌడ్, అనంత రామ్ గౌడ్, మహేష్ గౌడ్, సయ్యద్ చంద్, సుధీర్, కార్తిక్, సంగమేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పలువురు కుటుంబాలకు ఆర్థిక సాయం



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని పెద్దూర్ తండా గ్రామానికి చెందిన మెగావత్ హరియా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకొని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి, రూ.3 వేలు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ద్వారా రూ.వేలు బాధిత కు టుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, ప్రవీణ్, శ్రీను పాల్గొన్నారు. అంతారానికి చెందిన కావలి లాలమ్మ అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. వారి కుటుంబ స భ్యులకు ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేశా రు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య రాములు, నరేష్‌గౌడ్ , వెంకట య్య, యాదయ్య, కృష్ణ, శ్రీను, మల్లేష్, వెంకటేష్ గ్రామ పెద్ద లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. గట్టుఇప్పలపల్లికి చెందిన కాను గుల పెద్ద అయ్యన్న మృతి చెందారు. విషయం తెలుసుకొని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో డేవిడ్, రేణు రెడ్డి, రాజశేఖర్, కృష్ణయ్య, అంజయ్య, మచ్చేందర్, పవన్ వాల్మీకి, రాహుల్, సింహం పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన మీసాల శ్రీను వాళ్ళ అమ్మ మీసాల రాములమ్మ, పోతుగంటి బాలమణి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న 10వ తరగతి స్నేహితులు మీసాల శ్రీనుకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపు మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిని పాండు ప్రసాద్ ద్వారా 50 కిలోల బియ్యాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, శీను, మ హేష్, కృష్ణ, శశికాంత్, నరసింహ, సురేష్, శ్రీశైలం పాల్గొన్నారు. జంగారెడ్డిపల్లికి చెందిన మీసాల మహేష్ అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి, బాధిత కుటంబానికి రూ.3 వేల ఆర్థికసాయం అందించారు.



నవతెలంగాణ కథనానికి స్పందన



- స్పందించిన గ్రామస్తులు
- సొంత ఖర్చులు పెట్టి రోడ్డు పనులు ప్రారంభం

నవతెలంగాణ-చేవెళ్ల

రోడ్డు మార్గం అంటేనే భయపడే విధంగా ఉన్న ఊరెళ్ల గ్రామానికి వెళ్లే దారి ప్రమాదాలు నిత్య కృత్యం కావడంతో గ్రామస్తులు ముందుకు వచ్చి రోడ్డు పనులు ప్రారంభించారు. మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామానికి వెళ్లాలంటే ఇబ్బందులుగా ఉన్న రోడ్డును నవతెలంగాణలో ఆదివారం ప్రచురితమైన ఊరెళ్ల దారి నిత్య ప్రమాదకారి అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి గ్రామస్తులంతా ఒకటై పనులు ప్రారంభించారు. ఊరెళ్ల గ్రామ పెద్దలు, చేవెళ్ల మాజీ వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు మాజీ సర్పంచు మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్లు స్పందించారు. వంశీరాం బిల్డర్స్ మొరం సహకారం చేయగా గ్రామంలోని ట్రాక్టర్ యజమానులు తమ ట్రాక్టర్లు పని చేసేందుకు ఫ్రీగా ఇచ్చారు. మాజీ వైస్ ఎంపీపీ కర్నే శివప్రసాద్ వాహనాలకు అయ్యే మొత్తం డీజిల్ ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. దీంతో ఆదివారం ఉదయం హుటాహుటిన రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. జేసీబీ సహాయంతో రోడ్డుకు ఇరువైపుల ఎత్తుపల్లాలను చదునుచేసి మొరం పోసే పనులు ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ... గతంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ఇదే రోడ్లో చనిపోగా శుక్రవారం బీర్ల వెంకటేష్ తన ఫ్యామిలీతో పిల్లలను స్కూల్‌కు పంపే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ ప్రమాదంలో ఆకుటుంబం తీవ్ర గాయలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గ్రామ యువకులు ఆవేదన వెల్లబుచ్చారు. ప్రభుత్వం సరఫరా చేసే నెలనెల ఊరెళ్ల గ్రామానికి రేషన్ బియ్యం రావాలంటే డ్రైవర్లు ఈ రోడ్డు మార్గంలో రాలేమనడం బాధాకరమన్నారు. ఊరెళ్లకు బియ్యంలోడు రావాలంటే ఊరు మనిషొకరు ముందు ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను ముందుగానే అనువైన స్థలంలో సైడ్ కు ఆపి రేషన్ బియ్యం తీసుకువెళ్తున్న దుస్థితి మాగ్రామానికి పట్టిందని ఆవేదన వెళ్ళబుచ్చారు. ప్రమాదకరమైన రోడ్డును దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే యాదయ్య స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వితలయ్య, మాజీ వార్డు సభ్యులు రవీందర్, నాయకులుశ్రీపాల్, యాదయ్య ఎండీ ఫిరోజ్, పవన్, శ్రీకాంత్,, మహేందర్, బాయికాడ యాదయ్య, మేరెళ్ళ వెంకటేష్, ప్రవీణ్, ప్రభు, ఎండి పాషా, మల్లేష్, శెట్టి రమేష్, బుగ్గయ్య, బేగరి శివ, బేగరి నవీన్, శ్రీకాంత్, కరుణాకర్, ఎండీ మోహిజ్, వినయ్, శ్రీను, చిన్న, శ్రావణ్, మాల రాజు, ఎండీ, ఆసిఫ్, మేరెళ్ల శీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఊరెళ్ల దారి నిత్య ప్రమాదకారి





యాలాల మండల కుర్వ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక



- గౌరవ అధ్యక్షులుగా కుర్వ వెంకటయ్య, అధ్యక్షులుగా కుర్వ గొరేపల్లి సతీష్, ఉపాధ్యక్షులుగా పగిడాల కుర్వ శేఖర్

నవతెలంగాణ-యాలాల

తాండూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శుల, కుర్వ సంఘం సమక్షంలో జరిగింది. ఈ సమావేశం మండల కేంద్రంలోని బాకారం ఆంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కుర్వ వెంకటయ్య, అధ్యక్షులుగా గోరేపల్లి సతీష్, ఉపాధ్యక్షుడిగా పగిడాల కుర్వ శేఖర్, అన్నారం బాలకృష్ణయ్య కార్యదర్శి, మల్లేశం కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఎన్నికకు మల్లప్ప అధికారిగా వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు మాట్లాడుతూ.. సంగం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో యాలాల మండల మాజీ కుర్వ సంఘం అధ్యక్షుడు మహిపాల్. పూజారి పాండు. జిల్లా ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షుడు పూజారి మల్లప్ప. తాండూర్ కుర్వ సంఘం అధ్యక్షుడు నర్సింలు. కుర్వ సంగం అధ్యక్షుడు అంజిలప్పతో పాటు వివిధ గ్రామాల కుర్వ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు చేరిన రామన్న,వెంకన్న మహా పాదయాత్ర



- త్రివేణి అధినేత వీరేంద్ర చౌదరిని సత్కరించిన పుట్ట,వినయకుమార్

నవతెలంగాణ-చందానగర్

త్రివేణి విద్యా సంస్థల చైర్మెన్, గొల్లపూడి వీరేంద్ర చౌదరి 2004వ సంవత్సరాలనుండి, ప్రతీ ఏటా సంవత్సరం భద్రాచల రామయ్య సన్నిధి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18 బుధవారం పౌర్ణమి 7వ సారి మహా పాదయాత్ర ప్రారంభించి నేడు ఒంగోలు సమీపంలోని వారి స్వగ్రామమైన దొడ్డవరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ యోగ శిక్షకులు పుట్ట వినయకుమార్ గౌడ్ త్రివేణి సిబ్బందితో కలసి వారి అధినేత గొల్లపూడి వీరేంద్ర చౌదరిని సత్కరించి, అభినందనలు తెలిపారు. వారి యోగక్షేమాలు తెలుసుకోని, తిరుమల వరకు వారి పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం వీరేంద్ర చౌదరి యాత్రా బృందంతో కలసి 7 వేల అడుగులు పాదయాత్ర చేశారు. శ్రీవారి కటాక్షంతోనే మాహా పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యామని, ఈ అవకాశం కల్పించిన త్రివేణి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడీల శ్రీధర్ గౌడ్, త్రివేణీ సీఆర్‌ఓలు సాయి నర్సింహారావు, వెంకట్రావు, ఏసీఆర్‌ఓలు నరేష్, సతీష్, ఇన్‌చార్జీలు రామకృష్ణ, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం



- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్

నవతెలంగాణ-షాద్‌నగర్

ఈ నెల 27 వ తేదీన హైదరాబాదులో నిర్వహించిన విద్యార్థుల సమస్యలపై మహా గర్జన కార్యక్రమంలో తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర విద్యార్థుల పక్షణ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ చేయాలని పోరాడితే 'మా సంఘం రాష్ట్ర నాయకులపై అక్రమ కేసులు పెడతారా 'అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్టిన కేసులు విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్స్, ఫీజు రియాంబర్స్‌మెంట్ అడిగితే తమపై కేసులు పెట్టడం ఏంటని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పై కేసులు పెడితే వారికి తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని వివరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థి నాయకులపై కేసులు పెట్టి ఉద్యమలను ఆపాలని చూస్తే అర చేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపడం ఎంత కష్టమో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమన్ని ఆపడం కూడా అలాంటిదేనని అన్నారు. విద్యార్థి నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంకటనే ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షకార్యదర్శులు సుమయిర్,శివ శంకర్, నాయకులు వినయ్, రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేడు సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం

- పీఏసీఎస్ చైర్మెన్ తోటి రెడ్డి రాజేందర్‌రెడ్డి



నవతెలంగాణ-యాచారం

యాచారం సెంటర్‌లో ఉన్న సహకార సంఘం కార్యాలయంలో సోమవారం జనరల్ బాడీ సమావేశం ఉంటుందని పీఏసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల రైతులు అధిక మొత్తంలో హాజరై ఈ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం రైతులు, పంటలు, దిగుబడి, రైతులకు అందించే రుణాలు అనే అంశాలపై ఈ సమా వేశంలో చర్చింస్తారని తెలిపారు. యాచారం సహకార సంఘం కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నేడు జరిగే జనరల్ బాడీ సమావేశం దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్లు, అధికారులు, రైతులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.

వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సభ



నవతెలంగాణ-కొడంగల్

మండల కేంద్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సభ ఆదివారం పీఎస్ సీఎస్ చైర్మెన్ కటకం శివకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ సహకార పరపతి జమ ఖర్చులను సంఘ కార్యవర్గ సభ్యులు అనుమతించారన్నారు. సహకార సంఘ కార్యాలయ ఆవరణలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములకు రుణాలు ఇచ్చేందుకు ఎండీసీసీబీ అధ్యక్షులకు, సీఈవోలకు కోరాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు కొల్లూరు నారాయణ, నర్సా నాయక్, ముదేలి రాఘువేందర్ రెడ్డి, చిదిరి వినోద్ కుమార్, దత్తు రెడ్డి, బుగ్గప్ప, పకీరప్ప, మాల రామప్ప, గొల్ల ఎల్లమ్మ, మాల సాయమ్మ సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం





నవతెలంగాణ-మర్పల్లి

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనందపరవశంగా మారింది. ఆదివారం మర్పల్లి జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి చదువుకున్న పాఠశాలే వేదికగా నిలిచింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. అప్పటి గురువులు అశోక్, సంగయ్య, విశ్వనాథం, మాధవిలత, సురేష్, జైపాల్, వెంకటేశంలను ఘనంగా సన్మానించారు. అందరూ కలిసి విందు భోజనాలు ఆరగించారు. గ్రూప్ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పదిలం చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో అప్పటి పూర్వవిద్యార్థులు రాఖీ, శ్రీను, మహేష్, అర్జున్, ప్రవీణ్, రవి, లింగం, నర్సింహులు, భాను కుమర్, చాంద్‌పాషా, అనిల్, కంసమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలలుగా ఉపాధ్యాయులకు రాని జీతాలు

- వెంటనే వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయుల నిరసన

నవతెలంగాణ-కొడంగల్

వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలలో పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు 3 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల విషయంపై కళాశాల ప్రిన్సి పాల్‌కు లేఖ రాశారు. అధికారులు తమ విన్నపాన్ని స్వీకరించాలని కోరుతు వేతనాలు తొందరగా వేయాలని పాఠశాల, కళాశాల ప్రాంగణంలో శనివారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో పీటీ కృష్ణయ్య, చందర్, వాసు రామ్, రాజు, రమేష్, ప్రసాద్, సాయి, బి రవి కుమార్, ప్రవీణ్, పరశురాం, రామచందర్, అన్నపూర్ణ, అపర్ణ, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

